క్లుప్తంగా

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు



పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులు

సంబేపల్లె : మండల పరిధిలోని యర్రగుంట్ల సోషియల్ వెల్ఫేర్ కళాశాలలో బుధవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించారు. 266 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా ముగ్గురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రం వద్ద సంబేపల్లె పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

సారా రహిత గ్రామాలే లక్ష్యం



నాటుసారాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

సంబేపల్లె : నాటు సారా రహిత గ్రామాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రొహిబిషన్ ఎక్సైంజ్ సూపరింటెండెంట్ మధుసుధన్, ఎక్సైంజ్ సీఐ హిమబిందు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని శెట్టిపల్లె పంచాయతి పరకలబండ బిడికిలో అవగాహన సదస్సు నిర్వహించారు. సారా తయారు చేయడం నేరమని, అలాగే అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాటు సారాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్రహ్మణ్యంరెడ్డి, ఎస్.భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు.

రైతులకు గోమాత కల్పతరువు



ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు వివరిస్తున్న వ్యవసాయ అధికారులు

ఓబులవారిపల్లె: రైతులు గోవులను పెంచడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చని గోమాత సేవా ట్రస్టు అధ్యక్షుడు వెంకటరామరాజు పేర్కొన్నారు. బుధవారం కొర్లకుంట గ్రామం నందు వ్యవసాయ అధికారులు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్టు చైర్మన్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నాటు ఆవులు పెంపకం ద్వారా రైతులకు ప్రకృతి వ్యవసాయం కొరకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రైతులందరూ తమ భూములను కాపాడుకోవాలని, ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు బాగు చేయాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారిణి మల్లిక, ఏడీఏ కె కవిత, ఉద్యానశాఖ అధికారి భాస్కర్, రైతులు పాల్గొన్నారు.

పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి



అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీడీపీఓ

లక్కిరెడ్డిపల్లి: పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని లక్కిరెడ్డిపల్లి ప్రాజెక్టు సీడీపీఓ పద్మావతి పేర్కొన్నారు. బుధవారం కోనంపేట సెక్టారులోని అంగన్ వాడీ కేంద్రాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ లోపాలు ఉన్న పిల్లలను గుర్తించి వారికి మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలని సూచించారు. ప్రతి నెల పిల్లల ఎత్తు, బరువును పరిశీలించాలన్నారు. తల్లులు ఆరోగ్యంగా ఉండాలంటే పాలు, గుడ్లు, ఆకు కూరలను ఆహారంగా తీసుకోవాలన్నారు. 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలు అంగన్ వాడీ కేంద్రాలలో చేర్పించాలని కోరారు. అంగన్‌వాడీ సూపర్ వైజర్లు దాద్‌బీ, లక్ష్మీదేవి, సుజాత పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనం తనిఖీ

వీరబల్లి: మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని బుధవారం అన్నమయ్య జిల్లా డిప్యూటీ విద్యాశాఖ అధికారి జయప్రకాష్ రెడ్డి తనిఖీ చేశారు. ముందుగా ఆయన పదవ తరగతి విద్యార్థులతో సమావేశమై రాబోవు పబ్లిక్ పరీక్షలు గురించి వివరించారు. పరీక్షలు ఎలా రాయాలి అన్న విధానాన్ని కూడా విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో పిల్లలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఎంఈఓ కృష్ణయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెడ్డయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుడిని విచారించిన డిప్యూటీ డీఈఓ

రామాపురం: మండలంలోని గువ్వలచెరువు ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మస్తాన్ వలిని మంగళవారం కడప డిప్యూటీ డీఈఓ రాజశేఖర్‌రెడ్డి, చింతకొమ్మదిన్నె ఎంఈఓ వెంకట్రామ్ రెడ్డి విచారించారు. గతంలో ఖాజీపేట మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మస్తాన్‌వలి గైర్హాజరుపై గతంలో సస్పెండ్ చేశారని, ఈ విషయంపై మస్తాన్‌వలిని విచారించామని తెలిపారు. రామాపురం ఎంఈఓ రామకృష్ణుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఒంటిమిట్టలో మహాసంప్రోక్షణకు అంకురార్పణ

ఒంటిమిట్ట : ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ మహా సంప్రోక్షణ ఉత్సవాలు బుధవారం టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఉదయం ఆలయ రంగమండపంలో సీతారామ లక్ష్మణ ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ఆశీనులు చేసిన తరువాత యాజమాన్య సంకల్పాన్ని నిర్వహించారు. అనంతరం సాయంత్రం మహాసంప్రోక్షణకు టీటీడీ ఆగమ అడ్వైజర్ వేదపండితులు కల్యాణపురం వరదరాజం రాజేష్ బృందం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగమండపంలోని ఉత్సవమూర్తులకు పూర్ణకుంభం కలశ పూజలు చేసి ఆలయంలోని పుట్టమన్నును తీసి ఆలయ ప్రదక్షణ కావించి యాగశాలలో ఉంచడంతో అంకురార్పణ క్రతువు ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు, ప్రత్యేక డిప్యూటీ ఈఓ ప్రశాంతి, స్వర్ణ పుష్పాల దాతలు బాల మురళీ దంపతులు, ఆలయ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, సూపరింటెండెంట్ హనుమంతయ్య పాల్గొన్నారు.



ప్రత్యేక అలంకారంలో సీతారామ లక్ష్మణ ఉత్సవ విగ్రహాలు



యాగశాలకు పుట్టమన్ను తీసుకెళ్తున్న ఆగమశాస్త్ర పండితులు రాజేష్ బట్టర్



అలరించిన కోలాట ప్రదర్శన

శ్రీ భద్రకాళీ సమేతుడికి ఏకాంత సేవ

- ముగిసిన శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు
- స్వామి వారి ప్రసాదంతో స్వగ్రామాలకు బయలేరిన కర్ణాటక భక్తులు

రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఏకాంత సేవతో ముగిశాయి. బుధవారం రాత్రి స్వామి వారికి ఏకాంత సేవ, డోలోత్సవం, శయనోత్సవ సేవలతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. గత నెల 23 నుంచి ఈ నెల 5వ తేది వరకు 11 రోజులు పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో, నిష్ఠనియమాలతో అనేక రకాల సేవలు, నైవేద్యాలు, పూలంగి సేవలతో భక్తులు స్వామి వారికి సేవలు చేసి తరించారు. చివరి రోజైన బుధవారం స్వామి వారికి ఏకాంత సేవతో ముగించారు. ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు శంకరయ్య స్వామి, కృష్ణయ్య స్వామి, శేఖర్ స్వామి, వేదపండితులు రాచరాయ యోగీ స్వామి ఆధ్వర్యంలో ఏకాంత సేవ చేసి ముగించారు. ఏకాంత సేవలో భాగంగా స్వామి వారిని, అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించి పూల పాన్పుపై ఊయలలో ఉంచి ఊపుతూ ఏకాంత సేవ చేశారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలను చూసేందుకు కన్నడ భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. బ్రహ్మోత్సవాలను చూసిన తరువాత స్వామి వారికి సమర్పించే మహానైవేద్యం ప్రసాదం తీసుకొన్న (అన్నం) కాగితపు ప్లేట్లలో ఎండపెట్టి దానిని వారు ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ ప్రసాదం వారి ఇళ్లలో ఏదైన పండుగల సందర్భంలో కానీ ఉపవాసాలు ఉండే రోజుల్లో కానీ వండిన ప్రసాదంలో ఈ అన్నం (ఎండపెట్టిన వడియాలను) అందులో వేసుకొని ప్రసాదంగా స్వీకరిస్తామని వారు చెప్పడం విశేషం.



ఊయల సేవలో శ్రీ భద్రకాళీ సమేతుడు

ప్రశాంత వాతావరణంలో ప్రజలు జీవనం సాగించాలి

శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్, ఎస్పీల పిలుపు

రాయచోటి : రాయచోటి ప్రజలు ప్రశాంత వాతావరణంలో సోదరభావంతో జీవనం సాగించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన రాయచోటి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం సాయంత్రం ఇరువర్గాలకు చెందిన పట్టణ పెద్దలు, ప్రజలతో శాంతి కమిటీ సమావేశాన్ని వారు నిర్వహించారు. పండుగ సమయాలలో ఇరువర్గాల ప్రజలు శాంతియుతంగా, సోదరభావంతో కలిసి ముందుకు సాగాలన్నారు. శ్రీ వీరభద్రస్వామి పారువేట కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటనపై పట్టణంలోని ఇరువర్గాలకు చెందిన వారితో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించామన్నారు. కొంత మంది ఆకతాయిలు, బయట వ్యక్తులను స్థానిక పెద్దలు ప్రజలు ప్రోత్సహించరాదని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శాంతి కమిటీ సమావేశంలో ఇరువర్గాలకు చెందిన పెద్దలు సూచించిన నియమ నిబంధనల మేరకు ముందు ఎలా నడుచుకోవాలి ఒక ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిని డ్రోన్ కెమెరాల సాయంతో పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో రాయచోటి పట్టణం పరిధిలోని ఇరువర్గాలకు చెందిన పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

ఇరువర్గాలపై కేసు నమోదు

రాయచోటిలోఉద్రిక్తత పరిస్థితుల సంఘటనపై ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం



మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ శ్రీధర్, పక్కన జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు

నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని రెండు వర్గాలపై కేసులను నమోదు చేశామని సీఐ తెలిపారు. పోలీస్ విధులకు ఆటంకం కల్గించారని, మత విద్వేషాలను రెచ్చగొట్టారని, పోలీసులను తొక్కి చంపే ప్రయత్నం చేశారన్న వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేసామన్నారు. ఒక వర్గం నుంచి 200 మంది, మరో వర్గం నుంచి 500 మంది పైన ఈ కేసులను నమోదు చేశామని పేర్కొన్నారు.

భారీ బందోబస్తుతో పహారా

రాయచోటిలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారీ పోలీస్ యంత్రాంగంతో పట్టణంలో పహారా కాస్తోంది. మంగళవారం సాయంత్రం వీరభద్రుని బ్రహ్మోత్సవాలలో భాగంగా పారువేట రథోత్సవ ర్యాలీలో రెండు వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను పోలీసుల లాఠీ చార్జీతో అదుపులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు కాకుండా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటనలు పట్ల జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ వెంకటాద్రి, స్థానిక పోలీస్ అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.

వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిసిన మేడా



మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పుష్ప గుచ్ఛం అందజేస్తున్న మేడా రఘునాథరెడ్డి

నందలూరు: తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎంపీ, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ రెడ్డి బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా రాజకీయ విషయాలు, రాజంపేట నియోజకవర్గంలోని సమస్యలు గురించి చర్చించినట్లు మేడా తెలియజేశారు.

ఉపాధ్యాయ ఖాళీలను బ్లాక్ చేయడం తగదు

పెనగలూరు: ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీలను బ్లాక్ చేయడం తగదని రాష్ట్ర ఎస్టీయూ కన్వీనర్ పిల్లి రామకృష్ణ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీల డ్రాఫ్ట్‌లో ఖాళీలను బ్లాక్ చేయడాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సింది పోయి ఖాళీలను బ్లాక్ చేయడం తగదన్నారు. సుదూర ప్రాంతాలలో చాలా కాలంగా పనిచేస్తున్న వారికి తీవ్రంగా నష్టం జరుగుతుందని తెలిపారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి



జేసీ ఆదర్శ రాజేంద్రన్‌కు వినతిపత్రాన్ని అందజేస్తున్న రైతుసంఘం నేతలు

రాయచోటి అర్బన్: పంట ఉత్పత్తులకు వెంటనే గిట్టుబాటు ధరను కల్పించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ రైతుసం ఘం అన్నమయ్య జిల్లా కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన రైతుసంఘం నేతలతో కలసి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్‌ను కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిట్టుబాటు ధర లభించక అల్లాడుతున్న రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద మార్చి మాసంలోనైనా రైతుల అకౌంట్లలో రూ. 20 వేలు చొప్పున జమచేయాలని డిమాండ్ చేశారు. వెలిగల్లు ప్రాజెక్టు కాలువల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. ఏపీ రైతుసంఘం నాయకులు హరినాథనాయుడు, బాలక్రిష్టారెడ్డి పాల్గొన్నారు.

సోదరభావంతో సామరస్యంగా జీవిద్దాం

మున్సిపల్ చైర్మన్ చిల్లీస్ ఫయాజ్‌బాషా



రాయచోటి అర్బన్: మత విద్వేషాలకు అతీతంగా సోదరభావంతో సామరస్యంగా జీవిద్దామని రాయచోటి మున్సిపల్ చైర్మన్ చిల్లీస్ ఫయాజ్‌బాషా పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం పట్టణంలో చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనపై స్పందించారు. ప్రశాంతంగా జీవిస్తున్న పట్టణ ప్రజల మధ్య చిచ్చుపెట్టాలన్న కొంతమంది అకతాయి చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సైతం పట్టణంలో చోటుచేసుకున్న పరిస్థితులపై తీవ్రంగా స్పందించారన్నారు. జరిగిన సంఘటనపై ఇరువర్గాల పెద్దలు, అధికారులతో చర్చిస్తూ ఎప్పటికప్పుడు సమచారం తెలుసుకుంటూ ప్రజలంతా శాంతి, స్నేహం, సోదరభావంతో మెలుగుదామంటూ సూచిస్తున్నారన్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్న కారణంగా అనేకమంది అమాయకులపై కేసులు నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారని పేర్కొన్నారు.

మహిళా సాధికారత కోసం పోరాటం

రాయచోటి అర్బన్: మహిళా సాధికారత, సమానత్వం కోసం నిరంతర పోరాటం చేస్తామని ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గ భవాని అన్నారు. పట్టణంలోని షిరిడీసాయి మహిళా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ మహిళా సమాఖ్య కడప జిల్లాశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రోజుకు 34 మంది ఏదో ఒక కారణంతో హత్యకు గురవుతున్నారన్నారు. నేరం రుజువై 24 శాతం మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ మహిళాభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ బసమ్మ, ఏపీ మహిళా సమాఖ్య అన్నమయ్య జిల్లా అధ్యక్షురాలు సరోజమ్మ, కార్యదర్శి సుమిత్ర, హరిత, ప్రమీల ,రమాదేవి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న దుర్గభవాని

విద్యార్థినులకు పెయింటింగ్ పోటీలు

రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆదేశాల మేరకు మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గురుకుల పాఠశాల విద్యార్థినులకు లింగ సమానత్వం గురించి పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల ద్వారా విద్యార్థినులకు లింగ సమానత్వం గురించి మరింత అవగాహన కలుగుతుందన్నారు. విద్యార్థినులు తమ సృజనాత్మకతను ఉపయోగించి లింగ సమానత్వం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే చిత్రాలను గీశారన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థినులు ప్రోత్సహిస్తాయని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థినులకు ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవం రోజున బహుమతులు అందజేస్తామన్నారు. గురుకుల పాఠశాల అధ్యాపకులతో పాటు మహిళా పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.



పెయింటింగ్ పోటీ పరీక్షలను రాస్తున్న విద్యార్థినులు

వైభవంగా విగ్రహ ప్రతిష్ట

రాజంపేట రూరల్: శ్రీబాలసుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక మన్నూరు శివారులోని జాతీయ రహదారిపై నూతనంగా శ్రీబాల సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానాన్ని కటారు కుటుంబీకులు నిర్మించారు. ఈ దేవస్థానంలో 3 రోజులుగా హోమాలు, ప్రత్యేక పూజలను వేదపండితులు రాజాస్వామి ఆధ్వర్యంలో కృష్ణమోహన్‌శర్మ బృందం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ వేడుకల్లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చొప్పా యల్లారెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దండు గోపీ, వైఎస్సార్‌సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు పాపీనేని విశ్వనాథరెడ్డి, మిరియాల సురేఖ, దాసరి పెంచలయ్య, గంగవరం సుబ్బరాజు, నాయకులు పాల్గొన్నారు.



పూజలు చేస్తున్న ఎమ్మెల్యే ఆకేపాటి

రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరు మండలంలోని బొజ్జవారిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సత్యమ్మతల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట బుధవారం వైభవంగా ప్రారంభించారు. ఆలయ నిర్మాణ కర్త తుపాకుల హరిప్రసాద్ ఆధ్వర్యంలో పూజలు, హోమాలు నిర్వహించారు. ముందుగా గోపూజ, గంగాపూజ చేశారు. సాయంత్రం మూల విరాట్‌కు గ్రామోత్సవం నిర్వహించారు. గురువారం విగ్రహ ప్రతిష్ట చేయనున్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

తప్పుడు కథనాలు ప్రచురించడం తగదు

నందలూరు: కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కథనాలు ప్రచురించడం తగదని అన్నమయ్య జిల్లా రేషన్, డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుధీర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోగల అరవపల్లి చౌక దుకాణం-3పై బుధవారం ఓ పత్రికలో ప్రచురితమైన చౌక దుకాణం డీలర్ల మజాకా అనే వార్త పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ఈ వార్త రాసిన వ్యక్తి ఒక బినామీ ఎండీయూ అధికారులను సైతం బెదిరించి వెహికల్ స్వాధీనం చేసుకొని రేషన్ పంపిణీ చేసేవారని, ఇతని ఆగడాలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఇతనిని తొలగించడం జరిగిందన్నారు. దీంతో కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ వార్తను ప్రచురించారన్నారు. అనంతరం నందలూరు మండలం, చౌక దుకాణాల అధ్యక్షురాలు షేక్ మహబూబ్ జాన్ మాట్లాడుతూ 2024లో చౌక దుకాణానికి ఎండీయూ కావాలని కలెక్టర్‌ను కోరగా నాగరాజు అనే వ్యక్తిని ఎండీయూగా నియమించారని, ఆయన స్థానంలో బినామీగా వచ్చిన సురేంద్ర బియ్యం సరఫరా చేసేటప్పుడు మిగిలిన బ్లాక్ స్టాక్‌ను చూపించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారని, ఇతని చేష్టలు భరించలేక ఆర్డీఓను సంప్రదించగా అతన్ని ఎండీయూగా తొలగించారన్నారు. వైస్ ప్రెసిడెంట్ పాటూరు డీలర్ సుభాషిణీ, నందలూరు డీలర్ మురళీ, నాగిరెడ్డిపల్లి డీలర్ ఉమా మహేష్, కుమ్మరిపల్లి డీలర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న రేషన్ డీలర్ల సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సుధీర్

మేడా విజయ శేఖర్‌రెడ్డి నీ అర్హత ఏంటి?

వైఎస్సార్‌సీపీ నాయకుల ధ్వజం

నందలూరు: మేడా విజయశేఖర్‌రెడ్డి టీడీపీ నాయకుడని అని చెప్పుకుంటూ ఎలాంటి అర్హత లేకపోయినా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ రెడ్డిని విమర్శిస్తున్నారని మండల కన్వీనర్ సిద్దవరం గోపిరెడ్డి, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు నడివీధి సుధాకర్, వైస్ ఎంపీపీ అనుదీప్, గుండు మల్లికార్జున రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని విజయశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేను, ఎంపి మిథున్ రెడ్డిని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు. మండలంలోని అధికారులను ఆయన బెదిరిస్తుండడంతో ఇక్కడ ఉద్యోగం చేయాలంటేనే అధికారులు భయపడుతున్నారని తెలిపారు. ఒక దళిత విద్యుత్ ఏఈని అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. సుండుపల్లిలో ఆయన అరాచకాలు, అక్రమాలు బయటపడటంతో సొంత అన్న కూడా వెలివేశారని తెలిపారు. మేడా కుటుంబం పేరు పెట్టుకొని తిరుగుతూ ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుండు మల్లికార్జున రెడ్డి, బూసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆకేపాటి జగదీశ్వర్ రెడ్డి, పెనుబాల నాగసుబ్బయ్య, విజయుడు, ఆనాల మధు యాదవ్, మధురాజు, మహబూబ్ బాషా, మోడపోతుల సుదాకర్, డేరంగుల శివయ్య పాల్గొన్నారు.



మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

ఎంపీ రఘునాథరెడ్డి సహకారం మరవలేనిది

రాజంపేట రూరల్: రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి ముస్లింల మైనార్టీల అభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలు మరవలేమని ముస్లిం బరియల్ గ్రౌండ్ డెవలప్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు షేక్ జాహీద్‌అలీ కొనియాడారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి సమీపంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముస్లింలకు మంజూరు చేసిన స్మశాన వాటికలో ప్రహరీ గోడ నిర్మాణ పనులు బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా జాహీద్‌అలీ మాట్లాడుతూ ఎంపీ మేడా రఘునాథరెడ్డి తన నిధుల నుంచి రూ.10లక్షలు ప్రహరీ గోడ నిర్మాణం కొరకు మంజూరు చేశారని తెలిపారు.

స్మశానవాటిక దారిని పరిశీలించిన తహసీల్దార్

పెనగలూరు : మండల కేంద్రమైన పెనగలూరు దళితవాడ స్మశానవాటిక దారిని తహసీల్దార్ అమరేశ్వరి బుధవారం పరిశీలించారు. దళితవాడకు స్మశానం ఉన్నా దారిలేకపోవడంతో పొలాల్లో మృతదేహాలను ఖననం చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం స్మశానం దారికి ల్యాండ్ ఆక్విజేషన్ పెట్టాలని దళితులు విన్నవించుకున్నా అధికారులు కాలం వెళ్లబుచ్చుతుండగా ప్రస్తుతం అమరేశ్వరి స్వయంగా ఆర్ఐ రాజశేఖర్ సర్వేయర్ సురేంద్రతో కలిసి దారిని పరిశీలించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి, చిన్నపరెడ్డి, జయరామిరెడ్డి పాల్గొన్నారు.

పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

రైల్వేకోడూరు అర్బన్: ఈనెల 17వ తేది నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఎంఈఓ-2 సుందర్ బాబు బుధవారం తెలిపారు. స్థానిక మండల సభా భవనంలో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు పట్టణంలోని ఆరు కేంద్రాలలో నిర్వహించనున్నామని తెలిపారు.

బాల్య వివాహం చట్టరీత్యా నేరం

సిద్దవటం: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్ ఇన్‌చార్జి సీడీపీఓ శోభారాణి తెలిపారు. సిద్దవటం మండలం పార్వతీపురం లోని ఎస్‌పీబీవీడీ సభా హైస్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకొని బుధవారం హైస్కూల్‌లోని కిశోర్ బాలికలకు బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలు, బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ 18ఏళ్లు నిండిన అమ్మాయికి, 21 ఏళ్లు ఉన్న అబ్బాయికి వివాహం చేయాలని, చిన్న వయసులో చేయడం వల్ల అమ్మాయిలకు ఆరోగ్య సమస్యలు, పుట్టే పిల్లలకు పౌష్టికాహార లోపంతో ఉంటారన్నారు. చిన్నప్పుడే వివాహం చేయడం వల్ల చదువు ఆగిపోతుందని, దానివల్ల భవిష్యత్ పాడై వారికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు శ్రీవిద్య, వరలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త లక్షుమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

రామాపురం: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు హుశేనమ్మ, సుజాతమ్మ తెలిపారు. మండల పరిధిలోని ఆదర్శ పాఠశాలలో బుధవారం ఉమెన్ అండ్ క్యారియర్ ఎడ్యుకేషన్‌పై బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. కిషోరి వికాసం , బాల్యవివాహాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బాలికలకు ఉమెన్ అండ్ ఫోన్ గేమ్ అండ్ మ్యూజికల్ చైర్ ఆడిటింగ్, ఆటలు ఆడించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామలాదేవి, ఉపాధ్యాయులు డీఎంకే మరియమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.